సాక్షి నల్లగొండ

సోమవారం, 7, అక్టోబర్, 2024



ఆగిన విచారణ

బేతవోలు ప్రాథమిక సహకార సంఘంలో జరిగిన అవినీతిపై అధికారులు చేపట్టిన విచారణ ఆగిపోయింది. - 8లో

సాగర్ సమాచారం



పూర్తిస్థాయి నీటిమట్టం	590 అడుగులు
ప్రస్తుత నీటి మట్టం	588.60 అడుగులు
ఇన్‌ఫ్లో	51,445 క్యూసెక్కులు
అవుట్ ఫ్లో	51,444 క్యూసెక్కులు
విద్యుదుత్పాదన కేంద్రం ద్వారా	28,745 క్యూసెక్కులు
కుడికాల్వ ద్వారా	10,350క్యూసెక్కులు
ఎడమకాల్వ ద్వారా	9,349 క్యూసెక్కులు
ఏఎమ్మార్పీకి	2,400
వరద కాల్వకు	600

మూసీ సమాచారం



పూర్తిస్థాయి నీటి మట్టం	645 అడుగులు
ప్రస్తుత నీటి మట్టం	644.30 అడుగులు
ఇన్‌ఫ్లో	2,196.51 క్యూసెక్కులు
అవుట్‌ఫ్లో	1,269.91 క్యూసెక్కులు
ఎడమకాల్వకు	243.45 క్యూసెక్కులు
కుడికాల్వకు	316.48 క్యూసెక్కులు

న్యూస్‌రీల్

పదోన్నతిపై జిల్లాకు ఇద్దరు సీనియర్ సివిల్ జడ్జిలు

రామగిరి(నల్లగొండ) : రాష్ట్ర వ్యాప్తంగా పలువురు జూనియర్ సివిల్ జడ్జిలకు సీనియర్ సివిల్ జడ్జిలుగా పదోన్నతులు కల్పించారు. ఈ మేరకు హైకోర్టు ఆఫ్ తెలంగాణ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల దేవరకొండ, నకిరేకల్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన రెండు సీనియర్ సివిల్ జడ్జి కోర్టులకు ఇద్దరు జడ్జిలు పదోన్నతిపై వచ్చారు. మెదక్ జిల్లా నర్సాపూర్ కోర్టు నుంచి కె.అనిత దేవరకొండకు, ఆదిలాబాద్ కోర్టు నుంచి మంజుల సూర్యవర్ నకిరేకల్ కోర్టుకు పదోన్నతిపై వచ్చారు. అదే విధంగా మిర్యాలగూడ కోర్టులో జూనియర్ సివిల్ జడ్జిగా పనిచేస్తున్న స్వర్ణలత పదోన్నతిపై సీనియర్ సివిల్ జడ్జిగా హైదరాబాద్‌కు బదిలీ అయ్యారు.

నారసింహుడికి నిత్యారాధనలు



నిత్యకల్యాణ వేడుక నిర్వహిస్తున్న అర్చకులు

యాదగిరిగుట్ట : పంచ నారసింహక్షేత్రంగా విరాజిల్లుతున్న యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయంలో ఆదివారం సంప్రదాయ పూజలు ఆగమశాస్త్రం ప్రకారం ఘనంగా నిర్వహించారు. వేకువజామున సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపిన అర్చకులు.. స్వయంభూలకు ఆరాధన, నిజాభిషేకం, తులసీదళ అర్చన జరిపించారు. అనంతరం ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో సుదర్శన నారసింహహోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, ముఖ మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించారు. రాత్రికి శ్రీస్వామి,అమ్మవార్లకు శయనోత్సవం నిర్వహించి ఆలయాన్ని ద్వారబంధనం చేశారు.

రేపు గొర్రెల వేలం


చౌటుప్పల్ రూరల్ : తెలంగాణ ప్రభుత్వం గొర్రెల పథకం కింద పంపిణీ చేసిన గొర్రెలను అక్రమంగా కొనుగోలు చేసి తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్న గొర్రెలను మంగళవారం వేలం వేయనున్నట్లు జిల్లా పశువైద్య, పశు సంవర్ధక అధికారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.చౌటుప్పల్ మండలం పెద్దకొండూర్‌లోని పశువైద్య శాల ఆవరణలో వేలం వేయనున్నట్లు పేర్కొన్నారు. చౌటుప్పల్, నల్లగొండ పోలీసులు సుమారు 113 గొర్రెలు పట్టుకున్నారని, ఇందులో 100 గొర్రెలు,13 పొట్టేలు ఉన్నట్లు వెల్లడించారు. ఆసక్తి కలిగిన రైతులు బహిరంగ వేలంలో పాల్గొనాలని కోరారు.

గుట్టలో బయోవేస్ట్ ప్లాంట్

సాక్షి, యాదాద్రి : యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం పరిధిలో బయోవేస్ట్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి దేవాదాయ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. రూ.3.5 కోట్ల వ్యయంతో కొండ కింద ఈ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నారు. దేవస్థానంలో స్వామివారి పూజా కార్యక్రమాలకు వినియోగించిన పూలు, ఆలయ అవసరాలు, భక్తులు వాడి పడేసిన ప్లాస్టిక్ డబ్బాలు, బాటిళ్లు, ఇతర వ్యర్థాలను ఈ ప్లాంట్ ద్వారా శుద్ధీకరణ చేయనున్నారు. ప్లాంట్ ఏర్పాటుకు త్వరలోనే సన్నాహాలు ప్రారంభిస్తామని దేవస్థానం ఈఓ భాస్కర్‌రావు తెలిపారు.

మహిళలకు ఆరోగ్య భరోసా

- 11 కేంద్రాల్లో ప్రతి మంగళవారం ప్రత్యేక వైద్యం
- అన్ని రకాల వ్యాధులకు ఉచిత పరీక్షలు, మందుల అందజేత
- వ్యాధుల నిర్ధారణ అయితే జీజీహెచ్‌కు రెఫర్



నల్లగొండ టౌన్ : మహిళల ఆరోగ్య పరిరక్షణ కోసం చేపట్టిన 'ఆరోగ్య మహిళ' కార్యక్రమం జిల్లాలో విజయవంతంగా సాగుతోంది. జిల్లా వ్యాప్తంగా 11 కేంద్రాల్లో ప్రతి మంగళవారం మహిళలకు ప్రత్యేక వైద్య పరీక్షల ద్వారా వ్యాధులను ముందుగానే గుర్తించి వారి ఆరోగ్యాన్ని కాపాడుతున్నారు. మహిళలు సకాలం నిర్ధారణ పరీక్షలు కోని కారణంగా అనేక ర్, రక్తహీనత, లైంలు ముదిరి ప్రాణాలన్నారు. దీన్ని దృష్టిత్వం ముందుగానే మహిళా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించి వ్యాధులను గుర్తించడం ద్వారా సరైన వైద్యం అందించి వారి ప్రాణాలను కాపాడుతోంది.

2023 మార్చి 8న ప్రారంభం

మహిళలకు వచ్చే జబ్బులను ముందుగానే గుర్తించడం ద్వారా వారి ఆరోగ్యానికి భరోసాను ఇవ్వాలనే లక్ష్యంతో గత ప్రభుత్వం ఆరోగ్య మహిళా పథకాన్ని ప్రవేశపెట్టింది. 2023 మార్చి 8న ప్రపంచ మహిళా దినోత్సవం రోజున జిల్లా వ్యాప్తంగా ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది.

ఆరోగ్య కేంద్రాలు ఈ ప్రాంతాల్లోనే..

జిల్లాలోని నల్లగొండ పట్టణంలోని మాన్యం చెల్క, డిండి, నిడమనూరు, వేములపల్లి, కట్టంగూర్, మర్రిగూడ, తిప్పర్తి, చండూరు, చింతపల్లి శాలిగౌరారం, దామరచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రతి మంగళవారం మహిళలకు ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.

వారం జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేసిన 11 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కేవలం మహిళలకు ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. క్యాన్సర్, రక్తహీనత, మూత్రనాళ ఇన్‌ఫెక్షన్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, నోటి క్యాన్సర్, కుటుంబ నియంత్రణ, మోనోపాజ్ నిర్వహణ, రుతుక్రమం, ఊబకాయం, బీపీ, షుగర్ తదితర పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తున్నారు. ఎంపిక చేసిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేస్తున్నారు. ఏవైనా వ్యాధులు ఉన్నట్లు అనుమానం ఉంటే వెంటనే వారిని జిల్లా కేంద్రంలోని జీజీహెచ్‌కు రెఫర్ చేసి తెలంగాణ డయాగ్నస్టిక్ సెంటర్‌లో ఉచితంగా ఖరీదైన పరీక్షలను చేయించి అక్కడ ప్రత్యేక వైద్యులచేత వైద్యం అందిస్తున్నారు.



మాన్యంచెల్క అర్బన్‌హెల్త్ సెంటర్‌లో మహిళలకు పరీక్షలు నిర్వహిస్తున్న డాక్టర్లు (ఫైల్)

సద్వినియోగం చేసుకోవాలి....



ప్రభుత్వం మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. ఆరోగ్య మహిళ కార్యక్రమం ద్వారా ప్రతి మంగళవారం 11 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా మహిళలకు ఖరీదైన వైద్య పరీక్షలు చేయడంతో పాటుగా మందులు అందిస్తున్నాం. మహిళలంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

– పుట్ల శ్రీనివాస్, డీఎంహెచ్‌ఓ



లలితాదేవిగా దుర్గామాత

దేవీశరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నల్లగొండ పట్టణంలోని రాక్‌హిల్స్ కాలనీలో శ్రీలలితా త్రిపుర సుందరీ దేవి అలంకరణలో దర్శనమిచ్చిన దుర్గామాత

'ఉపాధి' ప్రణాళిక

- ప్రతి కుటుంబానికి వంద రోజుల పని కల్పించడమే లక్ష్యం
- 2025–26 ఆర్థిక సంవత్సరానికి కార్యాచరణ
- ప్రజలు, రైతులకు ఉపయోగపడే పనుల గుర్తింపు
- గ్రామసభల ఆమోదం తప్పనిసరి
- రెండు నెలల్లో పూర్తికానున్న ప్రక్రియ



కట్టంగూరు మండలం అయిటిపాములలో ఉపాధి హామీ గ్రామసభ (ఫైల్)

2024-2025 ఆర్థిక సంవత్సరం వివరాలు	
జిల్లాలో జాబ్ కార్డులు	3,58,571
ఉపాధి పొందిన కుటుంబాలు	1,58,381
ఉపాధి పొందిన కూలీలు	2,55,315
కల్పించిన పని దినాలు	46,41,676
కూలీలకు చెల్లించిన మొత్తం	రూ.89.78 కోట్లు

నల్లగొండ : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 2025–26 సంవత్సరంలో చేపట్టాలిన్న పనులకు సంబంధించి ప్రణాళిక రూపకల్పనకు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు అన్ని గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి అక్కడి ప్రజల సమ్మతంతో పనులు గుర్తిస్తున్నారు. ఈ నెల 2న గాంధీ జయంతి సందర్భంగా జిల్లాలో ఉన్న 844 గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి పనుల గుర్తింపునకు శ్రీకారం చుట్టిన అధికారులు ఈనెలాఖరు లోగా పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించారు. నవంబర్ చివరి నాటికి పనుల లక్ష్యాన్ని నిర్ధారించనున్నారు.

పనుల ప్రాధాన్యం ఇలా..

పథకం ద్వారా సెగ్రిగేషన్ షెడ్లు, వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలు, వనమహోత్సవం, పల్లె క్రీడామైదానాలు వంటి పనులు, చెరువులు, కుంటల్లో పూడికతీత పనులు, కట్టుకాల్వల పనులు చేపట్టనున్నారు. ఈసారి భూగర్భజలాలు పెంచేలా నీటి నిల్వ గుంతలు, పంట కాలువలు, మట్టి దారులు, కందకాల తవ్వకాలు, పశువుల పాకల నిర్మాణాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.

వంద రోజులపని తప్పనిసరి...

ఉపాధి హామీ పథకంలో భాగంగా కుటుంబానికి వంద రోజుల పని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది. కూలీల సంఖ్య కనుగుణంగా పనులను గుర్తించి.. ఆ పనులపై తీర్మానాలు చేసి ఉపాధి హామీ వెబ్‌సైట్‌లో పొందుపరచనున్నారు. అనంతరం ప్రభుత్వ అనుమతి తీసుకోనున్నారు.

రెండు మాసాల్లో పనుల గుర్తింపు పూర్తి

2025–26 ఆర్థిక సంవత్సరంలో చేపట్టే ఉపాధి పనులకు సంబంధించి ఆయా గ్రామాల్లో ఇప్పటికే గ్రామసభలు నిర్వహించారు. ఈ రెండు మాసాల్లో వరుసగా సమావేశాలు నిర్వహించి ఆయా గ్రామాల్లో ప్రజలు, రైతులకు ఎలాంటి పనులు అవసరం ఉన్నాయో వాటినే గుర్తించాల్సి ఉంది. రెండు నెలల్లో పనులను గుర్తించి వాటిని ఆయా గ్రామసభల్లో పెడతారు. అక్కడ వాటిపై చర్చించి అందరు ఆమోదం తెలిపితేనే ఆ పని ఓకే అవుతుంది. గ్రామసభ ఆమోదం తర్వాత మండలస్థాయిలో ఎంపీడీఓ, ఉపాధి హామీ అధికారులు పనులకు ఆమోదం తెలుపుతారు. ఆ తర్వాత జిల్లా పరిషత్ స్థాయిలో కూడా ప్రతిపాదనలు ఆమోదించి చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపుతారు.

పకడ్బందీగా పనులు గుర్తిస్తాం



2025–26 సంవత్సరంలో చేపట్టే ఉపాధి పనులకు సంబంధించి అన్ని గ్రామాల్లో పనులను పకడ్బందీగా గుర్తిస్తున్నాం. ప్రభుత్వం నిబంధనల ప్రకారం ఏ పనులు చేపట్టాలో గుర్తించి.. ఆ పనులు రైతులు, ప్రజలకు మేలు జరిగేలా ఉండేవాటికే ప్రాధాన్యం ఇస్తాం. కూలీలకు 100 రోజులు పని కల్పించే విధంగా చర్యలు తీసుకుంటాం.

– శేఖర్‌రెడ్డి, డీఆర్‌డీఓ

ప్రజా ఉద్యమాలు చేపట్టాలి

మిర్యాలగూడ అర్బన్ : కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం గ్రామ స్థాయిలో ప్రజా ఉద్యమాలు చేపట్టాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి అన్నారు. ఆదివారం మిర్యాలగూడ మండలం గణేష్‌నగర్, ప్రకాశ్‌నగర్, రవీంద్రనగర్ శాఖల మహాసభల్లో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు. కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తూ ప్రజల సంపదను కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతోందన్నారు. ప్రపంచ మానవాళికి కమ్యూనిస్టు సిద్ధాంతమే మార్గదర్శకమన్నారు. ప్రజా ఉద్యమాల ద్వారానే పార్టీ బలోపేతమవుతుందని ఆ దిశగా కార్యకర్తలు పని చేయాలని కోరారు. అనంతరం పార్టీ శాఖా కార్యదర్శులను ఎన్నుకున్నారు. గణేష్‌నగర్‌కు లింగయ్య, ప్రకాశ్‌నగర్‌కు నిరంజన్, రవీంద్రనగర్‌కు కోటయ్య ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు డబ్బికార్ మల్లేష్, నాయకులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, రవినాయక్, బావండ్ల పాండు, ఆయూబ్, మంగారెడ్డి, దేశీరాంనాయక్, రాము, జగన్ తదితరులు పాల్గొన్నారు.



మాట్లాడుతున్న సీపీఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి

ప్రజల దృష్టిని మరల్చేందుకే 'హైడ్రా'

సంస్థాన్ నారాయణపురం : కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చడంలో విఫలమైందని, వాటి నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే హైడ్రాను తీసుకువచ్చిందని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు విమర్శించారు. సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాకలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అర్హులందరికీ రుణమాఫీ చేయలేదని, ఖరీఫ్ ముగిసినా రైతుభరోసా డబ్బులు ఇవ్వలేదన్నారు. అంతకుముందు సీతారాం ఏచూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమావేశంలో నాయకులు కల్లూరి మల్లేశం, దొంతగాని పెద్దులు, ఐతరాజు గాలయ్య, శిశెట్టి లాలయ్య, చింత కాయల నరసింహ, రావిరాల మల్లేష్, మర్రి వసంత, పిట్ట రాములు, వర్కాల చంద్ర శేఖర్, కొత్త శ్రీకాంత్, దొంతగాని అమరేందర్, నడుకుడి నరసింహ పాల్గొన్నారు.



మాట్లాడుతున్న సీతారాములు

మట్టపల్లిలో నిత్యకలాణం

మఠంపల్లి: మట్టపల్లి క్షేత్రంలో ఆదివారం శ్రీరాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీ ప్రహ్లాద యోగానంద శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయంలో సుప్రభాత సేవ, నిత్యహోమం, మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం, ప్రత్యేకార్చనలు చేశారు. అనంతరం ఎదుర్కోలు మహోత్సవం జరిపి కల్యాణం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, ఈఓ నవీన్, అర్చకులు శ్రీనివాసాచార్యులు, పద్మనాభాచార్యులు, బదరీ నారాయణాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు, భక్తులు పాల్గొన్నారు.

గోపలాయపల్లిలో సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి పూజలు

నార్కట్‌పల్లి : నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలోని గోపలాయపల్లి గ్రామ సమీపాన గల శ్రీ వారిజాల వేణుగోపాలస్వామి దేవాలయాన్ని సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి, హార్టికల్చర్ కమిషనర్ లోక వెంకట్‌రెడ్డి ఆదివారం సందర్శించారు. ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు వేద మంత్రాలతో అర్చన చేసి ఆశీర్వచనం అందజేయంతోపాటు సన్మానించారు. వీరి వెంట నరసింహారెడ్డి, మధుసూదన్‌రెడ్డి, దేవాలయ అనువంశిక చైర్మన్ కోమటిరెడ్డి మోహన్‌రెడ్డి ఉన్నారు.



పూజల్లో పాల్గొన్న సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి, హార్టికల్చర్ కమిషనర్ తదితరులు



ర్యాలీ నిర్వహిస్తున్న ఆర్‌ఎస్‌ఎస్ సభ్యులు



ఎన్జీ కాలేజీలో జరిగిన ఆర్‌ఎస్‌ఎస్ సమావేశంలో మాట్లాడుతున్న తెలంగాణ ప్రాంత సామాజిక సమరసత కన్వీనర్ అప్పాల ప్రసాద్

భిన్నత్వంలో ఏకత్వం చూస్తున్నాం

రామగిరి(నల్లగొండ): దేశంలో సాంస్కృతిక పరంగా భిన్నత్వంలో ఏకత్వం చూస్తున్నామని సామాజిక సమరసత రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్ అన్నారు. నల్లగొండలో ఆదివారం నిర్వహించిన ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆర్‌ఎస్‌ఎస్ ప్రారంభమై వందేళ్లు పూర్తయిన సందర్భంగా సంచలన్ (ర్యాలీ) నిర్వహించారు. పాతబస్తీ హనుమాన్ ఆలయం నుంచి ఆర్‌ఎస్‌ఎస్ ర్యాలీ ప్రారంభమై ఎన్జీ కాలేజీ వద్ద ముగిసింది. అనంతరం స్వయం సేవకుల ఆశారీటక ప్రదర్శన (కర్రసాము), ఆయుధ పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది గుండ్ల అంజిరెడ్డి, విభాగ్ సంఘచాలక్ గార్లపాటి వెంకటయ్య, దోసపాటి శ్రీనివాస్ నగర సంఘచాలక్ తదితరులు పాల్గొన్నారు.

క్లుప్తంగా

'కుంపటి' దీర్ఘ కవిత ఆవిష్కరణ



కుంపటి దీర్ఘ కవితను ఆవిష్కరిస్తున్న జూలూరి గౌరీశంకర్

మునగాల: మండలంలోని నారాయణగూడెం గ్రామానికి చెందిన బాణాల శ్రీనివాసరావు రాసిన 'కుంపటి' దీర్ఘ కవితను నారాయణగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో ఆదివారం తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పుస్తకావిష్కరణ సభలు పల్లెలు, గ్రామాలకు రావడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఉప్పుల యుగంధర్‌రెడ్డి, దేవినేని వీరభద్రరావు, గోపిరెడ్డి కోటిరెడ్డి, నాగిరెడ్డి, సూరగాని రాంబాబు, సోమిరెడ్డి వీరారెడ్డి, కాసాని వీరస్వామి, ప్రతాపరెడ్డి, మిట్టగణుపుల రామకృష్ణ పాల్గొన్నారు.

కుమార్తెతో కలిసి మహిళ అదృశ్యం



సుధ



కావ్య

నల్లగొండ క్రైం: కుటుంబ తగాదాలతో భర్తతో గొడవపడి కుమార్తెను తీసుకుని మహిళ ఇంటి నుంచి వెళ్లిపోయింది. నల్లగొండ వన్ టౌన్ సీఐ రాజశేఖర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ పట్టణంలోని ఇందిరానగర్‌కు చెందిన కత్తుల సుధ తన భర్త ప్రసాద్‌తో గొడవపడి కుమార్తె కావ్యను తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయింది. సుధ మానసిక వ్యాధితో బాధపడుతుందని ఆమె అత్త కత్తుల ప్రమీల ఆదివారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

అనుమానాస్పదస్థితిలో మహిళ మృతి



రామనర్సమ్మ (ఫైల్)

నూతనకల్: వ్యవసాయ కూలీ పనులకు వెళ్లిన మహిళ అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. ఈ ఘటన నూతనకల్ మండల పరిధిలోని పెదనెమిల గ్రామంలో ఆదివారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. పెదనెమిల గ్రామానికి చెందిన గడ్డం రామనర్సమ్మ(40) ఆదివారం అదే గ్రామానికి చెందిన కనకం నాగరాజు మిరప తోటలో కలుపు తీసేందుకు వెళ్లింది. మధ్యాహ్నం పిడుగుపాటుకు ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిందని రైతు నాగరాజు గ్రామానికి చెందిన గణేష్ ఆటోలో ఇంటికి తరలించాడు. ఆమె అప్పటికే మృతిచెంది ఉండటం, ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఆరుబయట మంచంలో పడుకోబెట్టి వెళ్లారు. ఇంటికి వెళ్తున్న క్రమంలో రామనర్సమ్మ తమతో పాటు కొంతదూరం వచ్చి మధ్యలో ఆగిపోయిందని, కొద్దిసేపటికే ఆమె చనిపోయిందని తెలిసినట్లు తోటి కూలీలు తెలిపారు. రామనర్సమ్మ మృతిపై ఆమె భర్త వెంకటేశ్వర్లు పలు అనుమానాలు వ్యక్తం చేశాడు. గతంలో నాగరాజు తన భార్యపై దాడి చేశారని, పిడుగుపాటుతో చనిపోయిన ఆనవాళ్లు లేవని, తన భార్య మృతికి నాగరాజే కారణమని ఆరోపించాడు. ఈ విషయమై నూతనకల్ ఇన్‌చార్జి ఎస్ఐ వీరన్నగౌడ్‌ను వివరణ కోరగా.. వెంకటేశ్వర్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తుంగతుర్తి ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. మృతురాలికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.

'బేతవోలు' అవినీతిపై ఆగిన విచారణ

- ప్రాథమిక సహకార సంఘం కార్యాలయం చుట్టూ తిరుగుతున్న బాధిత రైతులు
- పూర్తిస్థాయి విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్న రైతులు, డైరెక్టర్లు



ఈ ఫొటోలోని మహిళ పేరు మామిడి జ్యోతి. ఊరు చిలుకూరు మండలం జెర్రిపోతులగూడెం గ్రామం. ఈమె బేతవోలు ప్రాథమిక సహకార సంఘంలో 2023 సెప్టెంబర్‌లో రూ.20 వేలు క్రాప్ లోన్ తీసుకుంది. లోన్ తీసుకున్న సమయంలో ఎక్కువ ఇవ్వమని సహకార సంఘం అధికారులను అడగగా ఇప్పుడు బడ్జెట్ లేదని, తర్వాత ఇస్తామని సహకార సంఘం అధికారులు చెప్పారు. ఇటీవల అవినీతి ఆరోపణలతో సహకార సంఘం సీఈఓ, క్యాషియర్‌ను సస్పెండ్ చేశారు. అయితే 10 రోజుల క్రితం జ్యోతి తాత్కాలిక సీఈఓను కలిసి లోన్ పెంచమని అడగగా.. ఇప్పటికే రూ.60వేలు తీసుకున్నట్లు రికార్డుల్లో ఉందని చెప్పారు. దీంతో ఆమె ఒక్కసారిగా అవాక్కయ్యింది.

చిలుకూరు: బేతవోలు ప్రాథమిక సహకార సంఘంలో జరిగిన అవినీతిపై కోదాడ సహకార బ్యాంక్ అధికారులు, ఆడిటర్లు తూతూమంత్రంగా విచారణ చేపట్టి వదిలేశారని బాధిత రైతులు ఆరోపిస్తున్నారు. బాధ్యులైన సంఘం సీఈఓ, క్యాషియర్‌ను మాత్రమే సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారని విమర్శిస్తున్నారు. బేతవోలు ప్రాథమిక సహకార సంఘం పరిధిలో 2021లో ఎరువుల అమ్మకానికి సంబంధించి రూ.15లక్షల కుంభకోణం జరిగినట్లు



బేతవోలు ప్రాథమిక సహకార సంఘం కార్యాలయం

ఆ సంవత్సరం ఆడిట్‌లో తేలింది. దీనిని పూడ్చేందుకు రైతులకు తెలియకుండా వారి పేరిటే రుణాలు తీసుకున్నట్లు సృష్టించారు. ఇటీవల రైతులకు రుణమాఫీ కాకపోవడంతో ఈ కుంభకోణం బయటపడింది. ఇదే విషయమై గత నెల 10వ తేదీన సాక్షి దినపత్రికలో కథనం ప్రచురితమైంది. దీంతో రెండు రోజులు కోదాడ సహకార బ్యాంక్ అధికారులు, ఆడిటర్లు హడావుడిగా విచారణ చేశారు. 2021 సంవత్సరానికి సంబంధించి జనవరి నుంచి మార్చి వరకు రికార్డులు పరిశీలించారు. ఈ విచారణలో సంఘం పరిధిలోని నలుగురు రైతులకు తెలియకుండా రూ.4లక్షలు రుణాలు తీసుకున్నట్లు తేలింది. ఈ మేరకు సంఘం పాలకవర్గ సభ్యులు గత నెల 12వ తేదీన అత్యవసర సమావేశం నిర్వహించి సంఘం సీఈఓ, క్యాషియర్‌ను సస్పెండ్ చేస్తూ తీర్మానం చేశారు. అనంతరం వారిద్దరిని సస్పెండ్ చేసిన తాత్కాలిక సీఈఓ, క్యాషియర్‌ను నియమించారు.

రూ.20లక్షలకు పైగానే కుంభకోణం..

ఆ తర్వాత నుంచి బేతవోలు ప్రాథమిక సహకార సంఘంలో జరిగిన అవినీతిపై జరగాల్సిన విచారణ ఆగిపోయింది. ఇదేమిటని పలువురు సంఘం డైరెక్టర్లు, రైతులు కోదాడ సహకార బ్యాంక్ అధికారులను అడిగితే.. విచారణ చేయడానికి సమయం లేదు అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని ఆరోపించారు. అవినీతి జరిగిన రూ.4 లక్షలకు సంబంధించి ఇప్పటివరకు ఇద్దరు రైతుల డబ్బులనే రికవరీ చేశారని, మరో ఇద్దరు రైతులు డబ్బులు రికవరీ చేయకపోవడంతో మరిన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2021 నుంచి నేటి వరకు పూర్తిస్థాయి విచారణ చేస్తే రూ.20 లక్షలకు పైగా కుంభకోణం బయటపడుతుందని రైతులు అంటున్నారు. గత కొన్ని రోజులుగా బేతవోలు గ్రామానికి చెందిన దొంగరి నాగేశ్వరరావుతో మరో నలుగురు రైతులు, కొండాపురం గ్రామానికి చెందిన ఇద్దరు రైతులు, జెర్రిపోతులగూడేనికి చెందిన మహిళా రైతు, ఆచార్యులగూడేనికి చెందిన ఇద్దరు రైతులు తాము సహకార సంఘంలో తీసుకున్న రుణం కంటే ఎక్కువగా చూపిస్తున్నారని కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. దాదాపు 20 మందికి పైగా బాధిత రైతులు ఉన్నట్లు తెలిసింది.

అధికారులు విచారణ చేయడం లేదు



బేతవోలు ప్రాథమిక సహకార సంఘంలో అవినీతి జరిగిందని సాక్ష్యాలతో సహా కోదాడ సహకార బ్యాంక్ అధికారులు ఇచ్చినా విచారణ చేయడం లేదు. బాధిత రైతులు మా దగ్గరకు వస్తున్నారు. అవినీతి జరిగిన డబ్బులను నేటి వరకు రికవరీ చేయలేదు. ఇప్పటికైనా జిల్లా అధికారులు పూర్తి స్థాయి విచారణ చేస్తే అసలు విషయం బయటకు వస్తుంది.

– మద్ది సుదర్శన్‌రెడ్డి, బేతవోలు సహకార సంఘం డైరెక్టర్

లలితాత్రిపురసుందరీ దేవిగా భక్తులకు దర్శనం



లలితా త్రిపురసుందరీ దేవి అలంకరణలో అమ్మవారికి హారతి ఇస్తున్న అర్చకుడు

యాదగిరిగుట్ట: యాదాద్రీశుడి ఆలయానికి అనుబంధంగా కొనసాగుతున్న శ్రీపర్వత వర్ధిని సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. నాల్గవ రోజైన ఆదివారం అమ్మవారిని లలితాత్రిపురసుందరీ దేవి అలంకారంలో తీర్చిదిద్దారు. అనంతరం ప్రాతఃకాల పూజ జరిపించి, అర్చనలు, పారాయణాలు, గాయత్రీ జపం, లలితాసహస్ర నామార్చన, మధ్యాహ్న పూజ, నీరాజన మంత్ర పుష్పం వంటి కార్యక్రమాలు చేపట్టారు. సాయంత్రం 6.30గంటల తర్వాత శ్రీదేవి చతుష్షష్ఠి ఉపచార పూజ, సహస్ర నామార్చన, నీరాజన మంత్ర పుష్పములు వంటి వేడుకను జరిపించారు.

గంజాయి విక్రయిస్తున్న యువకుడి అరెస్ట్



వివరాలు వెల్లడిస్తున్న సీఐ, ఎస్ఐ

నార్కట్‌పల్లి: మండల పరిధిలో గంజాయి విక్రయిస్తున్న యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం సీఐ నాగరాజు, ఎస్ఐ డి. క్రాంతికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం ద్రోణమరాజు గ్రామానికి చెందిన సాగి దిలీప్‌వర్మ నార్కట్‌పల్లి మండల కేంద్రం శివారులోని స్పెక్ట్రా వెంచర్‌లో శనివారం ఉదయం కొందరు విద్యార్థులకు గంజాయి అమ్మేందుకు యత్నిస్తుండగా.. విశ్వసనీయ సమాచారం మేరకు నార్కట్‌పల్లి ఎస్ఐ క్రాంతికుమార్ తన సిబ్బందితో వెళ్లి అతడిని పట్టుకున్నారు. సులభంగా డబ్బులు సంపాదించడం కోసం పట్టుబడిన యువకుడు గంజాయి విక్రయిస్తున్నట్లు సీఐ, ఎస్ఐ తెలిపారు. హైదరాబాద్‌లో 2 కేజీల గంజాయి కొనుగోలు చేసి అందులో కొంత అమ్మి మిగిలిన గంజాయిని నార్కట్‌పల్లికి స్కూటీపై తీసుకొచ్చి చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలో ఇక్కడ అమ్మేందుకు ప్రయత్నిస్తుండగా పట్టుకున్నట్లు పేర్కొన్నారు. నిందితుని వద్ద నుంచి 650 గ్రాముల గంజాయి, స్కూటీని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు సీఐ, ఎస్ఐ తెలిపారు.

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం

- సీపీఐ జాతీయ సమితి సభ్యుడు పల్లా వెంకట్‌రెడ్డి



మాట్లాడుతున్న పల్లా వెంకట్‌రెడ్డి

గరిడేపల్లి: ప్రజా సమస్యల పరిష్కారమే సీపీఐ లక్ష్యమని, ఆ లక్ష్య సాధనలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా ముందుకుసాగుతామని ఆ పార్టీ జాతీయ సమితి సభ్యుడు పల్లా వెంకట్‌రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గన్నా చంద్రశేఖర్ అన్నారు. ఆదివారం గరిడేపల్లి మండల పరిధిలోని కల్మలచెరువు గ్రామంలో జరిగిన దివంగత సీపీఐ నేత దాసరి రామకృష్ణ సంతాప సభకు వారు హాజరై మాట్లాడారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నుంచి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం వరకు జరిగిన అన్ని ప్రజా పోరాటాల్లో సీపీఐ కీలకంగా వ్యవహరించిందని అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చినప్పటికీ.. ప్రజలు ఇబ్బందులకు గురైతే ప్రజా ఉద్యమాలు చేపట్టడానికి వెనకాడబోమని తెలిపారు. కార్యక్రమంలో మండల పార్టీ కార్యదర్శి పోకల వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ధూళిపాళ ధనుంజయనాయుడు, గుండు వెంకటేశ్వర్లు, నాయకులు కడియాల అప్పయ్య, పందిరి నాగయ్య, యల్లబోయిన సింహాద్రి, కత్తి శ్రీనివాస రెడ్డి, నంద్యాల రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మార్సీ మెసెంజర్స్ యూనియన్ కార్యవర్గం ఎన్నిక



కందుకూరి యాదగిరి, అధ్యక్షుడు



సీహెచ్. రుద్రగిరి, ప్రధాన కార్యదర్శి

మోత్కూరు: తెలంగాణ రాష్ట్ర ఎమ్మార్సీ మెసెంజర్స్ యూనియన్ రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఆదివారం మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా ఉప్పల్‌లో జరిగిన సమావేశంలో ఎన్నుకున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన ఇస్మాయిల్, మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లాకు చెందిన జంగయ్య, నల్లగొండ జిల్లాకు చెందిన రహీం ఆధ్వర్యంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షుడిగా యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరుకు చెందిన కందుకూరి యాదగిరి మూడోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఖమ్మం జిల్లాకు చెందిన సీహెచ్. రుద్రగిరి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లాకు చెందిన సీహెచ్. ఉపేందర్ కోశాధికారిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్ర ఉపాధ్యక్షులుగా గంగమ్మ, రమేష్, సురేష్, సంజీవ్, షమి, ధనుంజయ్, శ్రీనివాసరావు, తిరుపతయ్య, వెంకట్‌ను ఎన్నుకున్నారు.

ట్రాక్టర్లలోని బ్యాటరీలు చోరీ

మునగాల: మండలంలోని కృష్ణానగర్, బరాఖత్‌గూడెం గ్రామాలతో పాటు చిలుకూరు మండలం పోలేనిగూడెం గ్రామాల్లో శుక్రవారం అర్ధరాత్రి దొంగలు రెచ్చిపోయారు. ఆయా గ్రామాల్లోని రైతులు తమ ఇళ్ల ముందు పార్కింగ్ చేసిన ట్రాక్టర్లలోని బ్యాటరీలను గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు. కృష్ణానగర్‌లో 10, బరాఖత్‌గూడెంలో 3, పోలేనిగూడెంలో 5 బ్యాటరీలు ఎత్తుకెళ్లారు. బాధితులు శనివారం మునగాల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ప్రవీణ్‌కుమార్ తెలిపారు.

బాలికపై లైంగిక దాడి..?

చండూరు: నల్లగొండ జిల్లా చండూరు మండలం పరిధిలోని ఓ గ్రామంలో ఆదివారం రాత్రి బాలికపై ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడినట్లు విశ్వసనీయ సమాచారం. ఓ గ్రామానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పత్తి తీసేందుకు ఇటీవల కూలీలు వచ్చారు. ఇదే గ్రామంలో తల్లి లేని ఇద్దరు బాలికలు(సుమారు 9 నుంచి 10 ఏళ్ల లోపు) తమ తాత దగ్గర ఉంటున్నారు. వలస వచ్చిన కూలీల్లో ఓ వ్యక్తి ఆ బాలికల తాతతో పరిచయం ఏర్పరచుకుని అతడికి మద్యం తాగిపిస్తూ స్నేహం పెంచుకున్నాడు. ఆదివారం రాత్రి వృద్ధుడికి మద్యం తాగించి ఇద్దరు బాలికల్లో ఒకరిపై లైంగిక దాడికి పాల్పడినట్లు తెలిసింది. గ్రామస్తులు ద్వారా పోలీసులు సమాచారం తెలుసుకుని నిందితుడి కోసం గాలిస్తున్నట్లు సమాచారం.

ట్రావెల్స్ బస్సు బోల్తా.. పలువురికి గాయాలు



ఘటనా స్థలంలో వివరాలు తెలుసుకుంటున్న నల్లగొండ రూరల్ ఎస్ఐ సైదాబాబు

నల్లగొండ క్రైం: నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలోని మర్రిగూడ బైపాస్‌లో శనివారం అర్ధరాత్రి ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుంచి చెన్నైకి 40మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు మర్రిగూడ బైపాస్ వద్దకు రాగానే అక్కడ ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతుండటంతో అది గమనించని డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాలకు చెందిన బాచిరెడ్డి అమర్‌నాథ్‌రెడ్డికి కుడి చేయి విరిగగా.. తిరుపతికి చెందిన రవితేజ, హేమశ్రీ(గర్భిణి), చెన్నైకి చెందిన అఫ్జల్, అనన్య, హైదరాబాద్‌కు చెందిన కిషోర్, గుర్రం సంధ్యారాణి, కిరణ్‌బాబు, శ్వేత, వసంత్, రాజేశ్వర్‌రెడ్డి, నిజామాబాద్‌కు చెందిన మామిడి రవితేజ, కవితకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులకు నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం వారు తమ గమ్యస్థానాలకు వెళ్లిపోయారు. బాధితుడు బాచిరెడ్డి అమర్‌నాథ్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కరీంనగర్‌కు చెందిన బస్సు డ్రైవర్ పుండ్రా మనోహర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నల్లగొండ రూరల్ ఎస్ఐ సైదాబాబు తెలిపారు.

మూడు దశాబ్దాల ఆత్మీయ సమ్మేళనం



ఆత్మీయ సమ్మేళనంలో కలుసుకున్న బీఈడీ 1995-96 బ్యాచ్ పూర్వ విద్యార్థులు

నాగార్జునసాగర్: నాగార్జునసాగర్ ప్రభుత్వ బీఈడీ కళాశాలకు అనుబంధంగా ఉన్న ఎస్‌వీఏఆర్ ఆదర్శ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1995–96లో బీఈడీ పూర్తిచేసుకున్న పూర్వ విద్యార్థులు మూడు దశాబ్దాల తర్వాత ఆదివారం తిరిగి అదే ప్రాంగణంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో కలుసుకున్నారు. తమ చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. తమకు చదువు చెప్పిన గురువులను ఘనంగా సన్మానించుకున్నారు. కళాశాల పూర్వ విద్యార్థి ప్రస్తుత ఎస్‌వీఏఆర్ ఆదర్శ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడిగా ఉన్న శేషు ఈ సమావేశానికి అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఆనాడు కళాశాలలో పనిచేసిన గురువులు కొల్లూరు వెంకటేశ్వర్‌రావు, వెంకట్‌రెడ్డి, గురువయ్య, టీవీ ప్రసాద్, మహ్మద్ యూసుసూఫ్, జగన్నాథం, కృష్ణవేణి, వెంకటేశ్వర్లు, ప్రసాద్ విద్యార్థులు గడ్డం శ్యాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

మూసీకి కొనసాగుతున్న ఇన్‌ఫ్లో

- రెండు గేట్ల ద్వారా నీటి విడుదల



మూసీ గేట్లు ఎత్తడంతో దిగువకుపోతున్న నీరు

కేతేపల్లి: మూసీ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి వరద కొనసాగుతోంది. దీంతో ఆదివారం ప్రాజెక్టు అధికారులు రెండు క్రస్ట్ గేట్ల ద్వారా 656.36 క్యూసెక్కుల నీటిని దిగువకు నీటిని విడుదల చేశారు. కుడి, ఎడమ కాల్వలకు 559.93 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ఎగువ ప్రాంతాల నుండి ప్రాజెక్టుకు 2196.51 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. 645 అడుగుల గరిష్ట నీటి మట్టం గల ప్రాజెక్టులో ఆదివారం సాయంత్రం వరకు నీటిమట్టం 644.30 అడుగుల మేర నీరు ఉంది. పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా ప్రస్తుతం 4.28 టీఎంసీల నీరు నిల్వ ఉందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు.

సాయినాథుడిని దర్శించుకున్న సినీ హీరో శ్రీకాంత్



సాయినాథుడి సన్నిధిలో సినీ హీరో శ్రీకాంత్

చింతపల్లి: మండల కేంద్రంలోని షిర్డీ సాయినాథుడి ఆలయాన్ని ఆదివారం సినీ హీరో శ్రీకాంత్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాయినాథుడిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఆలయంలోని గోశాల తనను ఎంతగానో ఆకట్టుకుంటుందన్నారు. ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికి పూలమాలలు, శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ మంచికంటి ధనంజయ, ప్రధాన కార్యదర్శి కొమ్మిశెట్టి వెంకటయ్య, కోశాధికారి ఊరె కృష్ణయ్య, కుంభం పుల్లారెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి



పరమేష్ గౌడ్ (ఫైల్)

చింతపల్లి: జీవితంపై విరక్తితో పురుగుల మందు తాగిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. ఈ ఘటన చింతపల్లి మండలం గోడకొండ గ్రామంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గోడకొండ గ్రామానికి చెందిన పాలకూరల పరమేష్ గౌడ్(55) గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. జీవితంపై విరక్తితో వారం రోజుల క్రితం అతడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగాడు. బంధువులు గమనించి హైదరాబాద్‌కు తరలించగా.. చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులకు పేర్కొన్నారు.

చెట్టును ఢీకొన్న లారీ.. డ్రైవర్ దుర్మరణం

బీబీనగర్: మండల కేంద్రంలోని వరంగల్–హైదరాబాద్ జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున లారీ అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతిచెందాడు. ఎస్ఐ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. భువనగిరి మండలం రెడ్డినాయక్‌తండాకు చెందిన లారీ డ్రైవర్ ధరావత్ నర్సింహ(41) ఆదివారం తెల్లవారుజామున ఇసుక లోడ్‌తో హైదరాబాద్ వైపు వెళ్తున్నాడు. బీబీనగర్‌లోని మాధవరెడ్డి విగ్రహం సమీపంలో వరంగల్–హైదరాబాద్ జాతీయ రహదారిపై కుక్కలు అడ్డురావడంతో వాటిని తప్పించబోయే క్రమంలో లారీ అదుపుతప్పి సర్వీస్ రోడ్డులోని చెట్టును ఢీకొట్టింది. తీవ్రగాయాలపాలైన నర్సింహను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.

ట్రాక్టర్ బోల్తా పడి వ్యక్తి మృతి

ఆత్మకూర్ (ఎస్): ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడడంతో వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన ఆత్మకూర్(ఎస్) మండల పరిధిలోని నెమ్మికల్ శివారులో ఆదివారం సాయంత్రం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆత్మకూర్(ఎస్) మండల పరిధిలోని బోరింగు తండాకు చెందిన గుగులోత్ మల్సూర్(30) పత్తి ఏరేందుకు ఆదివారం నెమ్మికల్ నుంచి కూలీలను బోరింగుతండాకు తీసుకొచ్చాడు. సాయంత్రం తిరిగి వారిని దింపేందుకు ట్రాక్టర్‌లో తీసుకెళ్తున్నాడు. నెమ్మికల్ శివారులో రోడ్డుపై గుంతలు పూడ్చేందుకు కంకర కుప్పలు పోయగా ట్రాక్టర్ కంకర కుప్పల పైకి ఎక్కడంతో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మల్సూర్‌కు తీవ్రగాయాలు కావడంతో స్థానికులు సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

కొనుగోలు కేంద్రంలో ధాన్యం చోరీ



వడ్ల రాశిపై కప్పిన టార్పాలిన్‌ను తొలగించిన దుండగులు

భూదాన్‌పోచంపల్లి: పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ముక్తాపూర్ ధాన్యం కొనుగోలు కేంద్రంలో శనివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ధాన్యం దొంగలించారు. చింతబావికి చెందిన బండారు బాల్‌రెడ్డి, బండారు జంగారెడ్డి రెండు రోజుల క్రితం వరి ధాన్యాన్ని ట్రాక్టరల్లో తీసుకొచ్చి ముక్తాపూర్ ధాన్యం కొనుగోలు కేంద్రంలో పోసి కుప్పలపై టార్పాలిన్ కవర్లు కప్పి ఇంటికి వెళ్లిపోయారు. ఆదివారం వచ్చి చూడగా వీరి ధాన్యం కుప్పల నుంచి గుర్తుతెలియని వ్యక్తులు వడ్లను చోరీ చేశారు. చోరీకి గురైన ధాన్యం విలువ సుమారు రూ.30వేల వరకు ఉంటుందని బాధిత రైతులు పేర్కొంటున్నారు. గత సీజన్‌లో కూడా వడ్లు చోరీకి గురయ్యాయని వారు తెలిపారు. కొనుగోలు కేంద్రం వద్ద రాత్రివేళ కాపలాదారుడిని పెట్టాలని కోరుతున్నారు.

● కాలిఫోర్నియాలో పూల సంబురం



అమెరికాలోని కాలిఫోర్నియాలోని సాన్ రామన్‌లో నివాసముంటున్న నేరేడుచర్లకు చెందిన దొంతిరెడ్డి కవిత, అలుగుబెల్లి నిహారిక, కొణతం విజయలక్ష్మి, కన్మంతరెడ్డి సౌజన్య, మాధవి, సాహితి, సింధూజ, శైలజ, మనోజ్ఞ, దీప్తి తదితరులు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి సంబరాలు చేసుకుంటున్నారు. – నేరేడుచర్ల

● అట్లాంటాలో బతుకమ్మ వేడుకలు



అమెరికా దేశంలోని అట్లాంటా నగరంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన మహిళలు తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ వేడుకలు జరుపుకుంటున్నారు. నల్లగొండ, సూర్యాపేట, మిర్యాలగూడ పట్టణాలతో పాటు సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలానికి చెందిన మహిళలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. – అర్వపల్లి